నియామకం



రమేష్

చిలకలగూడ: భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారిగా చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన ఆకారం రమేష్ నియమితులయ్యారు. ఈమేరకు ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ గురువారం రమేష్‌కు నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గ పరిధిలో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విజయానికి కృషి చేస్తానని అన్నారు. పదవీబాధ్యతలు అప్పగించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఆనంద్‌గౌడ్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, మేకల సారంగపాణి, సికింద్రాబాద్ కన్వీనర్ నాగేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

జలశాఖ డైరెక్టర్‌కు వినతి

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర జల శాఖ డైరెక్టర్ శంకర్‌కు తెలంగాణ రిజిస్టర్ హైడ్రోజియాలజిస్ట్ అసోసియేషన్ సభ్యులు గురువారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో బోర్ పాయింట్ సర్వేల పేరుతో రైతులను దగా చేస్తున్న అక్రమదారులను నూతన టెక్నాలజీ పేరుతో జియాలజిస్టులుగా చలామని అవుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. స్పందించిన డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందించి పోలీసు అధికారుల సహకారంతో అక్రమదారులను అరికట్టనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. వినతి ఇచ్చిన వారిలో డా.మంచెందర్, డా.రామావత్ హరి, డా.సుబ్బు శ్రీను, డా.అల్లం ఏడుకొండలు పాల్గొన్నారు.

అదనపు గదులు.. చకచకా పనులు

- చురుకుగా కొనసాగుతున్న మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల నిర్మాణ పనులు
- పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
- రూ.2 కోట్లకు పైగా నిధులతో పేద విద్యార్థుల విద్యావికాసానికి చేయూత



కొనసాగుతున్న మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల నిర్మాణ పనులు

బన్సీలాల్‌పేట్: బన్సీలాల్‌పేట్ డివిజన్ భోలక్‌పూర్ క్రిష్ణానగర్‌లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రూ.1.84 కోట్ల వ్యయంతో జీ+2 తరహాలో అదనపు గదుల నిర్మాణ పనులు సాగుతున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేస్తూ ఎంతో మంది విద్యార్థుల విద్యా వికాసానికి బాటలు వేస్తోంది ఈ పాఠశాల. భోలక్‌పూర్, క్రిష్ణానగర్, బోయిగూడ, బన్సీలాల్‌పేట్, కవాడిగూడ, ఐడిహెచ్ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 750 విద్యార్థులు చదువుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక చొరవతో ఈ పాఠశాలలో అనేక సౌకర్యాలు, సదుపాయాలు సమకూరుతున్నాయని ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున్‌రెడ్డి చెప్పారు. విద్యా బోధనతో పాటు విద్యార్థులను క్రీడలతో పాటు తెలంగాణ గురుకుల పాఠశాలలకు ఎంపిక కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. దరిమిలా ఎంతో మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి ప్రతి ఏటా గురుకుల పాఠశాలలకు ఎంపికవుతున్నారు.

కార్పొరేట్‌ను తలదన్నేలా..

పేద విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులను వెలిగించి వారికి జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం విద్యాపరంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గతంతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎంతో మెరుగ్గా, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా దూసుకెళ్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అదనపు గదుల నిర్మాణంతో పాఠశాల రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తరగతి గదులు విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ అదనపు గదులతో విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతోంది. అదే విధంగా విద్యాబోధనకు అనువుగా ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. విశాలమైన తరగతి గదుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని విద్యార్థులు విద్యనభ్యసించడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తయితే పేద విద్యార్థులు ఉచితంగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోడానికి వీలవుతుందని ఉన్నత పాఠశాల సాధన సమితి ప్రతినిధులు ఇ. చంద్రశేఖర్, బి. నర్సింగ్‌రావు, వి. శేషగిరిరావు, రాజు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో..

ప్రాథమిక పాఠశాల అప్‌గ్రేట్ అయి ప్రాథమికోన్నత పాఠశాలగా మేకలమండి పాఠశాల రూపాంతరం చెందింది. అనేక ఉద్యమాలు, ఆందోళనలు, వినతుల కారణంగా ఈ పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలగా రూపుదిద్దుకుంది. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడం కారణంగా విద్యార్థులకు అసౌకర్యంగా తయారైయింది. ఇప్పటికే మంజూరైన రూ.1.84 కోట్లకు తోడు మరో రూ.65లక్షలు నిధులు సమకూరితే పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరిగితే పాఠశాల రూపురేఖలు మారుతాయని పాఠశాల సాధన సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.స్పందించిన ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి రూ. 65 లక్షలు మంజూరు చేస్తూ అంగీకార పత్రాన్ని ఇచ్చారు. దీంతో సాధన సమితి ప్రతినిధులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేసి వెంటనే నిధులు మంజూరు కావడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కూడా కలిసి నిధుల కోసం వినతి పత్రం సమర్పించారు. సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో చేపడుతున్న నిర్మాణాలు పూర్తయితే పాఠశాల రూపురేఖలు మారుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఉద్యోగాల భర్తీ అవరోహణ క్రమంలో చేపట్టాలి



వినతి పత్రం ఇస్తున్న నిరుద్యోగ సంఘం నేతలు

లాలాపేట: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలను అవరోహణ క్రమంలో చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల సంఘం అధ్యక్షులు దునుకు వేలాద్రి గురువారం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేలాద్రి మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. ఏఈఈ, ఏఈ, పీఎల్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల నియామకంలో అవరోహణ పద్ధతిలో పాటిస్తే అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వినతి ఇచ్చిన వారిలో విష్ణు, శ్రీనివాస్ బహదూర్, లక్ష్మీ పూజారి ఉన్నారు.

ఎన్‌టీఆర్ స్టేడియంలో శివోహం రాగజాగరణ

అమీర్‌పేట: మహా శివరాత్రి సందర్భంగా లోయర్ ట్యాంక్‌బాండ్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియంలో శివోహం రాగజాగరణ పేరుతో మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వై-8టీవీ ఆధ్వర్యంలో 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పూజలు జరుగుతాయని కన్వీనర్ వెంకటేశ్వరరాజు తెలిపారు.ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భాషా సాంస్కృతిక, తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో జరిగే మహోత్సవంలో ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, కవులు, కళాకారులు హాజరవుతారన్నారు.ఈ కార్యక్రమంలో వై-8 టీవీ చైర్మన్ భాష్యం యోధుమోహన్, సీఈఓ రంప్రసాద్, లక్ష్మణసాయి పాల్గొన్నారు.

తార్నాకలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు



లాలాపేట: లైసెన్స్ లేకుండా మెడికల్ వస్తువులను విక్రయిస్తున్న తార్నాక ప్రాంతంలోని మెడికల్ ఓ గోదాంపై సికింద్రాబాద్ డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసి రూ. 6 లక్షల విలువైన మెడికల్ డివైజ్‌లు మందులు, సర్జికల్ సామగ్రిని సీజ్ చేశారు. సికింద్రాబాద్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్ సరిత, ఇన్‌స్పెక్టర్లు గోవింద్ సింగ్, అనీల్, ఇందిరా తార్నాకలోని ఎమ్మెస్ మెడికల్ సిస్టమ్స్ గోదాంపై ఆకస్మికంగా దాడులు చేపట్టారు. లైసెన్స్ లేకుండా పలు మెడికల్ డివైజ్‌లను నిల్వచేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

రెండున్నరేళ్లు.. 2700 డాక్టరేట్లు

ఓయూలో రికార్డు స్థాయిలో పీహెచ్‌డీలు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యార్థులు పీహెచ్‌డీ పరిశోధనలు పూర్తి చేశారు. గడిచిన రెండున్నరేళ్లలో 2700 మంది పీహెచ్‌డీ డాక్టరేట్ డిగ్రీలను అందుకున్నట్లు ఎగ్జామినేషన్ బ్రాంచ్ కాన్ఫిడెన్షియల్ విభాగం అదనపు కంట్రోలర్ ప్రొ.వర్ధిని వివరించారు. గత 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న పరిశోధన విద్యార్థుల పీహెచ్‌డీలను పూర్తి చేసుకునేందుకు వీసీ ప్రొ.రవీందర్ చివరి విడతగా వన్‌టైమ్ ఛాన్స్ కల్పించడంతో అనేక మంది విద్యార్థులు డాక్టరేట్లు అందుకున్నారని ప్రొ.వర్ధిని పేర్కొన్నారు.

ఏసీపీలకు స్వాగతం,వీడ్కోలు



రాంగోపాల్‌పేట్: మహంకాళి డివిజన్ ఏసీపీగా బాధ్యతలు నిర్వహించి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి బదిలీపై వెళ్తున్న ఏసీపీ రవీందర్‌కు పోలీసులు అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. సీఐడీ నుంచి మహంకాళి డివిజన్‌కు వచ్చిన ఏసీపీ సర్దార్ సింగ్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచి బదిలీపై వెళుతున్న ఏసీపీ రవీందర్‌పై పూలు చల్లుతూ వీడ్కోలు పలికారు. మహంకాళి డివిజన్‌కు కొత్తగా ఏసీపీగా సీఐడీ నుంచి వచ్చి సర్దార్ సింగ్‌ను అభినందించి స్వాగతం పలికారు.

మహిళా సాధికారతకు కేంద్రం కృషి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి



మాట్లాడుతున్న కిషన్ రెడ్డి

రసూల్‌పురా: మహిళా సాధికారత, మహిళా సంక్షేమం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మడ్‌ఫోర్ట్‌లో రూ.5.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల సఖి మహిళా వసతి గృహం, మహేంద్రహిల్స్‌లో రూ.2.81 కోట్లతో నిర్మించి థీమ్ పార్కును గురువారం ఆయన జనరల్ కమాండింగ్ ఆఫీసర్ రాకేష్ మనోచా, బ్రిగేడియర్ సోమాశంకర్, సీఈవో మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మహిళా నాయకత్వంలో సమాజం అభివృద్ధి జరుగుతుందని భావించి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా కృషి చేశారన్నారు. బ్రిగేడియర్ సోమాశంకర్, సీఈవో మధుకర్ నాయక్ మాట్లడుతూ.. అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని మహిళా వసతి గృహం మహిళలకు అంకితమిస్తున్నట్లు చెప్పారు. వసతి గృహంలో వీరనారీలకు వారిపై ఆధారపడిన వారికి పది బెడ్లు కేటాయించమన్నారు. వర్కింగ్ ఉమన్స్, కుటుంబాలకు దూరంగా ఉండే మహిళలకు వసతి ఉంటుందని చెప్పారు.డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ భూపతి రోహిత్, బోర్డు జాయింట్ సీఈవో ఆకాష్ కుమార్ శర్మ, బోర్డు అధికారులు దేవేందర్, మహేందర్ పాల్గొన్నారు.

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

రసూల్‌పురా: ఓటు హక్కును వినియోగించుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొ. ప్రశాంత్ ఆత్మ సూచించారు. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్‌ను నిర్ణయించడంలో యువత ముఖ్యపాత్ర వహిస్తారని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అకాడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ మృదుల లక్కరాజు, డాక్టర్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కే. రాజేందర్ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో వైఎంసీఏ ఒప్పందం

రాంగోపాల్‌పేట్: ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వంతో గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ విగ్యాన్ భవన్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఈశాన్య ప్రాంతాల పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో ఆ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పర్యాటక రంగం అభివృద్ధికి ముందుకు వచ్చే ఇన్‌వెస్టర్స్‌కు మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. వైఎంసీఏ అధ్యక్షులు జయకర్ డేనియల్ మాట్లాడుతూ.. నాగాలాండ్‌లో యువతకు క్రీడల్లో శిక్షణ, వారికి అవసరమైన సౌకర్యాల కల్పన, ఆస్పత్రుల్లో వసతి గదులు నిర్మించడం తదితర అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నాగాలాండ్ ప్రభుత్వ సహకారంతో కలిసి చేపట్టనున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ప్రధాన కార్యదర్శి లియోనార్డ్ మైరిన్, తదితరులు పాల్గొన్నారు.

దేశ భవిష్యత్ నిర్ణయించేది యువతే



అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్

రసూల్‌పురా: దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది యువతేనని వచ్చే ఎన్నికల్లో అవినీతి మచ్చలేని ప్రధాని మోదీని మూడోసారి గెలిపించి దేశంలో మరోసారి సుస్థిర పాలన అందించేందుకు సహకరించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కంటోన్మెంట్ అక్షర వాగ్దేవి పాఠశాలలో గురువారం బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు పీఎల్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ మ్యానిఫెస్టో రూపొందించే విషయమై పాఠశాల ఉపాధ్యాయుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలతో ప్రజా మ్యానిఫెస్టో రూపొందిస్తున్నామని అందులో భాగంగా యువత, మేధావులు, పేద, మధ్య తరగతి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. మానవ వనరులు సద్వినియోగం చేసుకుంటూ యువతకు అండగా ఉంటూ వారిలో నైపుణ్యత పెంచి పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ.. మ్యానిఫెస్టో రూపొందించే విషయమై యువత తమ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి అభిప్రాయాలు తెలుపవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత పోలీస్ అధికారి శ్రీహరి, బీజేవైఎం ప్రతినిధి ప్రతాప్ వినిత్, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి అలేఖ్య పాల్గొన్నారు.

'డబుల్' ఇళ్ల అక్రమాలపై విచారణ జరిపించాలి



కూలిన ఇంటిని పరిశీలిస్తున్న సీపీఐ నాయకులు

అడ్డగుట్ట: డబుల్ బెడ్రూమ్‌ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అర్హులైన వారికి న్యాయం చేయాలని సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆజాద్ చంద్రశేఖర్‌నగర్‌లో ఇంటి పైకప్పు కూలిపోయిన బాధితురాలిని గురువారం సీపీఐ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..ఆజాద్‌చంద్రశేఖర్ నగర్‌లో అర్హులకు మాత్రమే ఇళ్లు కేటాయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా అధికారులు మాత్రం దళారులు, పైరవీకారులకు అప్పజెప్పారని ఆరోపించారు. దీంతో అసలైన అర్హులు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన డబుల్ ఇళ్ల అక్రమాలపై పారదర్శకంగా పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏసీఎస్ నగర్‌లో పైకప్పు కూలిన బాధితురాలు ఎడ్ల శోభకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కొమురెల్లి బాబు, మల్లేష్, శ్రీహరి, ఖాసిం, బాలరాజ్, రవికాంత్ ఉన్నారు.

ఘనంగా మహిళా దినోత్సవం



వేడుకల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులు

సనత్‌నగర్: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎస్‌పీసీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన చీఫ్ ఇంజనీర్ రఘు కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పీసీబీ అధికారులు ప్రసన్నరాణి,అరుణ, పార్వతి, సుజనశ్రీ పర్యవేక్షించారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన ప్రారంభం

సనత్‌నగర్: మహా శివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఎస్సార్‌నగర్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఆర్‌నగర్‌లోని రాజయోగా మెడిటేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శన ప్రదర్శనను జలమండలి సీజీఎం ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేశ నలమూలల్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకేచోట దర్శించుకోవడం ఎంతో అనుభూతినిచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ రాజయోగా బోధకులు బీకే కల్పన, విద్యా, సత్యవతి, శ్రీనివాస్, దివాకర్, అచ్చమాంబ, అన్నపూర్ణ, ప్రసాద్ పాల్గొన్నారు.

సన్నాహక సదస్సును జయప్రదం చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

బౌద్ధనగర్: సికింద్రాబాద్ కేంద్రంలో నిర్వహించనున్న సన్నాహక సదస్సును జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతి మాదిగ పిలుపునిచ్చారు. గురువారం సంజీవపురం మధురానగర్ కాలనీలోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాల్లో జరిగిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్, ఎంఎంఎస్, అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 10న సాయంత్రం 5 గంటలకు జరిగే సన్నాహక సదస్సులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో నరసయ్య, డప్పు మల్లికార్జున్, కొమ్ము శేఖర్, సామ్యుల్, శివప్రసాద్, వేణుగోపాల్, సీతారాం, సాయికుమార్, మహేష రాజు, రాజేష్, కుమార్, సుజాత, ఎల్లమ్మ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిక



కూకట్‌పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్‌కు చెందిన పద్మారెడ్డి, శాంతికుమార్, బిట్టు, బేగంపేట సీనియర్ నాయకుడు గౌరవల్లి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

–సాక్షి, సిటీబ్యూరో

శుభాకాంక్షలు

అడ్డగుట్ట: తెలంగాణ మైనారిటీ (క్రిస్టియన్) ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నేత దీపక్‌జాన్‌ను అడ్డగుట్టకు చెందిన నాయకులు రామలీల, భాగ్య, గీత, ఆరోగ్య మేరీ, చిన్నా, సుచరిత, కిరణ్ కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు.

హత్యచేసి.. చెత్తలో వేసి!

గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం



హత్యకు గురైన యువకుడు

చిలకలగూడ: గుర్తుతెలియని యువకుడు దారుణహత్యకు గురైన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడు ప్రభుదేవ్ గురువారం మధ్యాహ్నం చిలకలగూడ అమర్ టాకీస్ గల్లీ రైల్వే క్వార్టర్స్ 426/2 సమీపంలో ప్రధాన రహదారి పక్కన మినీ జేసీబీతో చెత్తను తొలగిస్తుండగా ఓ యువకుడి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 25–30 ఏళ్లు ఉంటాయని, మృతుని ఒంటిపై రక్తపు గాయాలు ఉన్నాయి. ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చిలకలగూడ సీఐ అనుదీప్, ఎస్ఐ కిషోర్ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొంత మంది వ్యక్తులు మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. సంబంధీకులు ఎవరైనా ఉంటే చిలకలగూడ పోలీస్ స్టేషన్ లేదా 040- 27853597, 8712660218 నంబర్లలో సంప్రదించాలన్నారు.

వర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులను పర్మనెంట్ చేయండి

రాష్ట్ర సదస్సులో విశ్రాంత ప్రొఫెసర్లు



మాట్లాడుతున్న ప్రొ.హరగోపాల్

ఉస్మానియా యూనివర్సిటీ: విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పర్మనెంట్ చేయాలని విశ్రాంత ప్రొఫెసర్లు పేర్కొన్నారు. గురువారం క్యాంపస్‌లోని టెక్నాలజీ కాలేజీలో జరిగిన కాంట్రాక్టు అధ్యాపకుల రాష్ట్ర సదస్సుకు వర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్టు ((యూటీఏసీ-టీఎస్) అధ్యక్షులు డాక్టర్ పరుశురామ్ అధ్యక్షత వహించగా విశ్రాంత ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరామ్, పీఎల్ విశ్వేశ్వర్‌రావు, పాపిరెడ్డి, రమామెల్కోటే పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పని చేసిన చంద్రబాబునాయుడి హయాం నుంచి కాంట్రాక్టు వ్యవస్థ ప్రారంభమైందని ధ్వజమెత్తారు. ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత డిగ్రీ, జూనియర్, పాలిటెక్నికల్ కాలేజీల అధ్యాపకులను పర్మనెంట్ చేసి విశ్వవిద్యాలయాల అధ్యాపకులను విస్మరించారని మండిపడ్డారు. ఈ సదస్సులో కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ డా. జితేందర్‌రెడ్డి, వైస్ ప్రసిడెంట్ డా.ప్రేమయ్య, వివిధ వర్సిటీల అధ్యక్షులు పాల్గొన్నారు.



రాత పుస్తకాల పంపిణీ

అడ్డగుట్ట: మురికివాడల్లో నివాసముంటున్న పిల్లలకు తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బస్తీ నాయకుడు మనోహర్ అన్నారు. గురువారం ఆజాద్ చంద్రశేఖర్ నగర్ బస్తీ పిల్లలకు వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో రాత పుస్తకాలు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలకు సహాయం చేసేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ దుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో-ఆర్డినేటర్ అరుణ జ్యోతి, బాలమణి, హరి, రమేష్, నర్సింహ పాల్గొన్నారు.

రోడ్లపై చెత్తవేస్తే చర్యలు తప్పవు



రాంగోపాల్‌పేట్: హోటళ్లు, లాడ్జీలు, షాపుల యజమానులు రోడ్లపైన వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ హెచ్చరించారు. గురువారం ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా రెజిమెంటల్‌బజార్‌లోని పలు హోటళ్లు, లాడ్జీలకు వెళ్లి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్దకు వచ్చే ఆటోలకే చెత్త ఇవ్వాలన్నారు. అలాగే ట్రేడ్ లైసెన్సులను పరిశీలించి అవిలేని వాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాడ్జీల యజమానులు తప్పకుండా పార్కింగ్ సదుపాయం ఉండేలా చూసుకోవాలని రోడ్ల పక్కన వాహనాలు పార్కింగ్ చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ (ఎస్‌డబ్ల్యూఎం) శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఏ రేణులత, శానిటరీ జవాన్ నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

సాక్షి
మీరు వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు, శ్రద్ధాంజలి, వర్ధంతి, జయంతి,
వ్యాపార, ఉద్యోగ ప్రకటనలు, నోటీసులు, బహిరంగ ప్రకటనలు
మొదలగు అన్ని రకాల ప్రకటనలు సాక్షి దినపత్రిక కొరకు సంప్రదించండి.
9912220378
9912220379